క్లుప్తంగా

కనకదుర్గ అమ్మవారికి బోనాల సమర్పణ

పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్‌లో వేంచేసియున్న కనక దుర్గ అమ్మవారిని ఆషాడ మాసం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు బోనాలను సమర్పించేందుకు ఆలయం వద్దకు బారులు తీరడంతో కనక దుర్గ అమ్మవారి దేవాలయం ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. పలువురు భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయ పూజారులు, దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. హాజరైన భక్తులకు ఆలయ పూజారి తీర్థప్రసాదాలను అందజేశారు.

నేడు జానపాడులో గడప గడపకు మన ప్రభుత్వం

పిడుగురాళ్ల: మండలంలోని జానపాడు గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమ గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు హాజరు కానున్నట్లు మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సూచించారు.

అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

రెంటచింతల: మండలంలోని వివిధ గ్రామాల్లోని రెంటచింతల-7(జనరల్), జెట్టిపాలెం-1 (బిసి-డి), పశర్లపాడు-3(ఎస్సీ) అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్ ఎం.జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయు అభ్యర్థినులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 2023 జూలై 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికురాలై ఉండాలని, ఖచ్చితంగా వివాహితురాలై గ్రామానికి కోడలై ఉండాలన్నారు. దరఖాస్తు, సంబంధిత ధృవ పత్రాలు నకలతో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారి మాచర్ల వారి కార్యాలయంలో స్వయంగా అందజేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్ కేటగిరి వారిగా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు శిశు అభివృద్ధి పథకం అధికారిణి ఐసిడిఎస్ ప్రాజెక్టు మాచర్ల కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.

కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డు ఓ భరోసా

రెంటచింతల: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణ అర్హత (సి.సి.ఆర్.సి) కార్డు...కౌలు రైతులకు ఓ భరోసా కల్పిస్తోందని మండల వ్యవసాయాధికారి బోయపాటి బ్రహ్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. కౌలు రైతులకు (సి.సి.ఆర్.సి)పై ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. రుణ అర్హత (సి.సి.ఆర్.సి) కార్డును కౌలు రైతులు తీసుకోవడం ద్వారా ఈ- పంట నమోదు చేసుకోవచ్చని, రైతులకు ఇన్సురెన్స్ ఉంటుందని, పంటను అమ్ముకొనుటకు, బ్యాంక్ రుణాలు తీసుకోవడానికి, వివిధ ప్రభుత్వ పథకాలు పొందుటకు కౌలు రైతులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల వేసిన పంటలు నష్టపోయిన సమయంలో కౌలురైతులకు ఈ రుణ అర్హత కార్డుల వల్ల ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందుతుందన్నారు. సి.సి.ఆర్.సి కార్డులపై భూమి యజమానులకు, కౌలు రైతులకు అవగాహన కల్పించి వెంటనే కౌలు రైతులకు కార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ వలంటీర్, గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి పొలం సాగుదారు కౌలురైతు సి.సి.ఆర్.సి కార్డు పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మృతి

క్రోసూరు: క్రోసూరుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త షేక్ సుభాని(40) ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య , ఇద్దరు సంతానం కలరు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు లారీ డ్రైవర్‌గా పనిచేసే షేక్ సుభాని ఆదివారం చేపలు పట్టుకునేందుకు చెరువువద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారీ చెరువులో పడిపోవడంతో ఈతరాక మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ షేక్ జమీలాగఫూర్, మండల పార్టీ అధ్యక్షుడు వెలది అప్పారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ గార్లపాటిదాసు, కోటిరెడ్డి, తదితరులున్నారు.

అమ్మవారికి ఆషాఢమాసం సారె

సత్తెనపల్లి(ముప్పాళ్ళ): సత్తెనపల్లి పట్టణంలోని త్రిశక్తి దుర్గాపీఠంలో అమ్మవారికి ఆషాడ మాసం ను పురస్కరించుకుని సారెను ఆదివారం సమర్పించారు. సాంప్రదాయ బద్ధంగా జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సారెను సమర్పించారు.

స్వయం ఉపాధికి ఆర్థిక స్వావలంబన



పిడుగురాళ్ల పట్టణంలో బిస్కెట్లు తయారు చేస్తున్న మహిళలు



తయారు చేసిన బిస్కెట్‌లను ప్యాక్ చేస్తున్న మహిళలు

- ఉపాధిలో ముందడుగు వేస్తున్న మహిళలు
- ఆర్థికంగా ఎదుగుతున్న పొదుపు గ్రూపు మహిళలు
- బిస్కెట్‌ల తయారీలో పొదుపు సంఘాలు

పిడుగురాళ్ల: మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలు తీసుకున్న బ్యాంక్ రుణాలను మాఫీ చేస్తామని వారిని మోసం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మహిళలకు క్రమం తప్పకుండా పొదుపు గ్రూపు సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో వడ్డీ రుణ మాఫీ నగదును జమ చేస్తున్నారు. దీంతో పొదుపు గ్రూపు మహిళలు వడ్డీ మాఫీ కావడంతో తీసుకున్న బ్యాంక్ రుణాలతో బేకరీ వస్తువులు తయారు చేయడం, సమోసాల తయారీ, చిన్న పిల్లలు తీనే తినుబండారాలు, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు... పిడుగురాళ్ల పట్టణంలోని 33 వార్డుల్లో 17 సచివాలయాల పరిధిలో 1027 పొదుపు గ్రూపులు ఉన్నాయి. అందులో 10,275 మంది పొదుపు గ్రూపు సభ్యులు ఉన్నారు. అదులో 36 మంది ఆర్పీలు(రిసోర్సు పర్సన్స్), పట్టణ మహిళ సమాఖ్యా లీడర్ ఒకరు ఉన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వార పట్టణంలోని 538 గ్రూపుల్లో 5,189 గ్రూపు సభ్యులకు చేయూత నగదు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. వరుసగా గత ముడు సంవత్సరాల నుంచి వరుసగా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళలకు చేయూతనిస్తూ వస్తున్నారు. 2020-21లో రూ.3కోట్ల 49 లక్షల 86 వేల 8 వందల 46 రూపాయలు. 2021-22లో కుడా రూ. 3496846, 2022-23 సవంత్సరంలో రూ. 34986846లు గత మూడు సంవత్సరాలుగా ఇప్పటి వరకు మొత్తం రూ. 10 కోట్ల 49 లక్షల 60 వేల 5 వందల 38 రూపాయాలు పొదుపు గ్రూపు సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యాయి. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని వారికి అన్ని విదాలుగా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని 11వ వార్డులోని బీఆర్‌కే కాలనీకి చెందిన గాయత్రి పొదుపు గ్రూపు సభ్యులు కలిసి ఓగృహంలో బిస్కెట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీరు సుమారు రూ. 3 లక్షలతో బిస్కెట్స్ తయారు చేసేందురు ఉపయోగపడే మిషన్లను ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు బిస్కెట్లను తయారీకి కావల్సిన సామాగ్రికి సుమారు రూ. 12 వేలు ఖర్చు చేస్తున్నారు. దీంతో తయారు చేసిన బిస్కెట్లను హోల్‌సేల్‌గా మార్కెటింగ్ చేస్తున్నారు.



పొదుపు గ్రూపు సభ్యుల ఆధ్వర్యంలో తయారు చేసిన బిస్కెట్లు

వీటిని తయారు చేసేందుకు మరో నలుగురు వర్కర్సను ఏర్పాటు చేశారు. పిండి కలపడం, పొయ్యి వద్ద బిస్కెట్స్‌ను తయారు చేయడంతోపాటు, బిస్కెట్స్‌ను ప్యాకింగ్‌చేయడం వంటివి తయారు చేస్తున్నారు. పెట్టుబడులు, వర్కర్సకి జీతాలు పోను నెలకు సుమారు రూ. 40 వేలకు పైగా ఆదాయాన్ని గడిస్తున్నారు. యూనిట్స్‌ను మరింతగా పెంచి పలువురికి ఉపాధిని కల్పిస్తాం అని పొదుపు గ్రూపు సభ్యులైన బిస్కెట్ తయారీ యూనిట్ నిర్వాహకులు తెలుపుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని పలువురు గ్రూపు సభ్యులు స్వయంగా పలు వస్తువులు తయారు చేయడం, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.

పొదుపు రుణాలతో ఆర్థిక వెసులు బాటు...



రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా మా పొదుపు గ్రూపు సభ్యులకు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీ నగదును నేరుగా మా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో మాకు ఆర్థిక వెసులు బాటు కలిగింది. అందుకే బిస్కెట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాం.

– ఉప్పుతోళ్ల మంగమ్మ, గాయత్రి పొదుపు గ్రూపు సభ్యురాలు, పిడుగురాళ్ల

లాభసాటిగా ఉంది....



బిస్కెట్స్ తయారీతో లాభసాటిగా ఉంది. ఇక్కడ బిస్కెట్స్ తయారు చేసి పట్టణంలోని పలు దుకాణాల్లో, బేకరీల్లో హోల్‌సేల్‌గా అమ్ముతుంటాం ఖర్చులు పోను రోజుకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు మిగులుతుంది. ఇక్కడ ఇంటి వద్ద ఉండే కొందరి మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాం.

– ఆంజనేయలు, బిస్కెట్స్ తయారి మేస్త్రీ, పిడుగురాళ్ల.

ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది..



రాష్ట్ర ప్రభుత్వం పొదుపు గ్రూపు మహిళలకు ప్రోత్సాహం అందిస్తోంది. అలాగే వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు గ్రూపు మహిళకు వడ్డీ రుణమాఫీతో గ్రూపు మహిళలు ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తూ ఆర్థికంగా వెసులు బాటు కలుగుతుంది. మా ప్రాంతంలో సుమారు 430 పొదుపు గ్రూపులు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది సభ్యులు స్వయంగా సంపాదించుకుంటున్నారు అంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వల్లే.

– తగరపు పద్మ, ఆర్పీ పిడుగురాళ్ల

మహిళా సాధికారత జరుగుతుంది ..



ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేసింది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా మహిళల పొదుపు గ్రూపు సభ్యులకు వైఎస్సార్ ఆసర నగదును సభ్యుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా మహిళలు ఆర్థికంగా ఎదగాడానికి కావల్సిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది.

– గుత్తికొండ శ్రీనివాసరావు, సీఎంఎం (సిటీ మిషన్ మేనేజర్) పిడుగురాళ్ల.

మట్టి రోడ్లు మాయం.. సీసీ రోడ్లు దర్శనం

- గురజాలలో అభివృద్ధి పరుగులు
- గ్రామాల్లో సీసీ రోడ్లతో స్థానికుల హర్షం

గురజాల : నాడు చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో అభివృద్ధికి దూరంగా ఉన్న గురజాల ప్రాంతం నేడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గురజాల పట్టణాభివృద్ధికి చిరునామాగా మారుతుంది. పట్టణంలో గ్రామ పురవీధుల్లో అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులుకు సంబంధించి పనులు చేపట్టారు. దీంతో గురజాల మండలంలో ఏ వార్డుకు వెళ్లిన సీసీ రోడ్లు, డ్రైయిన్లు, కల్వర్టులు వంటి ప్రజా ప్రయోగ పనులు కనిపిస్తున్నాయి. గతంలో నగర పంచాయతీగా ఉన్న గురజాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గురజాలను నగర పంచాయతీగా మార్పు తీసుకురావడం నగర పంచాయతీ హోదాలో అన్ని వసతులు కల్పించడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు, నూతనంగా ఏర్పడిన మొదటి పాలకవర్గం అభివృద్ధిలో తమ మార్కును చూపించాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.



వికలాంగుల కాలనీలో నిర్మాణం చేసిన సీసీ రోడ్డు

అభివృద్ధికి నిధులు ఇలా...

గురజాల మండలంలోని అభివృద్ధికి ఈ విధంగా నిధులు మంజూరు జరిగి సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా 25 పనులకు గాను 795 లక్షలు వ్యయంతో 11.55 కిలోమీటర్లు, మైనింగ్ గ్రాంట్ నుంచి 5 పనులకు గాను 115 లక్షల వ్యయంతో 1.80 కిలోమీటర్లు, గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుంచి 3 పనులకు గాను 320 లక్షల వ్యయంతో 50 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.



వెంకటరావు నగర్ కాలనీలో నిర్మాణం చేసిన సీసీ రోడ్డు

కనిపించని మట్టి రోడ్లు...

గ్రామాల్లో ఏక్కడా కూడా మట్టిరోడ్లు కనిపించడం లేదు. ఎటు చూసినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. గతంలో ఏక్కడా చూసినా మట్టిరోడ్లు దర్శనమిచ్చి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. కానీ నేడు అన్ని సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడంతో వర్షాకాలం పడే ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిందని పలువురు అంటున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు.

గంగమ్మ తల్లికి ట్రాన్స్‌జెండర్స్ బోనాలు

నరసరావుపేట: పట్టణంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం ట్రాన్స్‌జెండర్లు ప్రకాష్‌నగర్‌లోని గంగమ్మ తల్లికి మేళాలతో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిక్షాటన ద్వారా జీవనం చేసే తమకి దానం చేసిన ప్రతి ఒక్కరూ పిల్లాపాపలతో చల్లగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటామన్నారు. ప్రతి ఆషాఢంలో పూజల్ని నిర్వహిస్తామని, మొదటిసారిగా పల్నాడు జిల్లా ఏర్పడిన తరుణంలో తాము జిల్లా కేంద్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని పేర్కొన్నారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న కలెక్టర్ ఎల్.శివశంకర్, పోలీసు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి, అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఏ ప్రభుత్వం కల్పించని విధంగా వైస్సార్ సీపీ ప్రభుత్వం సొంత ఇళ్లను ఇచ్చిందని, తమకు సహకరించిన కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.



బోనాలు ప్రదర్శిస్తున్న ట్రాన్స్‌జెండర్లు

విద్యుదాఘాతంతో మూడు పాడి గేదెలు మృతి

ఈపూరు: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో మూడు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన ఈపూరులో ఆదివారం చోటు చేసుకుంది. వారం రోజుల కిందట గాలివానకు గ్రామంలో విద్యుత్ వైరు తెగిపడింది. సిబ్బంది మరమ్మతులు చేపట్టకుండా వదిలివేశారు. ఈ క్రమంలో అటువైపు మేత కోసం వెళ్లిన కొంగ వీరయ్య, అంజయ్య, బుజ్జిలకు చెందిన పాడి గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. గేదె ఒక్కొక్కటి విలువ రూ. 50 వేలు ఉంటుందని, పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

రొంపిచర్లలో..

విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని అన్నవరంలో ఆదివారం చోటు చేసుకుంది. తిరువీధుల వెంకయ్యకు చెందిన గేదె మధ్యాహ్నం పొలాల్లో గడ్డి మేస్తుండగా, తెగిన విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

వైద్య శిబిరానికి విశేష స్పందన



వైద్య శిబిరంలో రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ కళ్యాణి

అమరావతి: గ్రామీణ ప్రాంత ప్రజలకు వివిధ రకాల వైద్యసేవలను అందించడానికి స్థానిక శ్రీలక్ష్మీ హాస్పటల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ఈశిబిరాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు రామాంజనేయులు, కమలాకర్, రాజశేఖర్, శ్రీనివాస్, మేకల శ్రీధర్, నెక్కంటి కళ్యాణి, శ్రీధర్‌చంద్‌లు 242 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే రోగనిర్ధారణ పరీక్షలు చేసి సుమారు రూ. 25వేల రూపాయల మందులు ఉచితంగా రోగులకు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో మండల పరిధి గ్రామాల నుంచి రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర నాగేశ్వరరావు,తో పాటుగా అస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

పెదకూరపాడు: మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదిత్య మల్టిస్పెషాలిటి వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాని వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు బచ్చు హనుమంతురావు, డాక్టర్ కృష్ణ శ్రావంత్, నూరాలజి వైద్య నిపుణులు డాక్టర్ చదలవాడ అమూల్య, కార్డియాలజి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణప్రసాద్‌లు ప్రారంభించారు. ఈ శిబిరంలో 200 మంది రోగులకు పరీక్షలు చేసి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

బక్రీదు పండుగను శాంతియుతంగా జరుపుకోండి

సీఐ జయకుమార్

దుర్గి: వచ్చే బక్రీదు పండుగను ముస్లింలందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని కారంపూడి సీఐ డి జయకుమార్, ఎస్ఐ కె సతీష్‌లు అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ముఖ్యంగా గోవధకు పాల్పడకుండా చూడాలని, అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి గోవులను తరలించడం లాంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఎటువంటి ఉద్రిక్తపరిస్థితులకు తావివ్వకుండా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పోలీసులకు సహకరించి పండుగను వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమావేశంలో పలు గ్రామాల మత పెద్దలు పాల్గొన్నారు.



మత పెద్దలతో మాట్లాడుతున్న సీఐ జయకుమార్, ఎస్ఐ సతీష్

పొలం బాటల అభివృద్ధి పనులు

కారెంపూడి: మండలంలోని చింతపల్లి గ్రామంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిధులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో పొలం బాటల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలోని బుచ్చెయ్య కుంట పొలం బాట అభివృద్ధి పనులు ఆదివారం కొనసాగాయి. జేసీబీ గ్రావెల్ లోడ్ చేస్తుంటే దానిని పది ట్రాక్టర్లు, రెండు టిప్పర్లు పొలం బాటలకు తరలిస్తున్నారు. పనులను గ్రామ సర్పంచ్ ఉన్నం శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు పర్యవేక్షిస్తున్నారు. బుచ్చెయ్యకుంట బాటతో పాటు వీనమ్మ కుంట బాట, కొంగరోరి కుంట బాట, కలమంద బాటలను బాగు చేస్తున్నారు. ఎంతో కాలంగా పొలం బాటలు పాడైపోయి ఉన్నాయని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు విజ్ఞప్తి చేయగానే ఆయన పొలం బాటల అభివృద్ధి పనులు చేయిస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పొలం బాటల అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఈ సందర్భంగా గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రైతుల సమస్యల పరిష్కారం పట్ల వారికున్న చిత్తశుద్ధికి ధన్యవాదాలు తెలిపారు.



పొలం బాటకు మట్టి తోలుతున్న టిప్పర్

ఫౌండేషన్ సేవలు అభినందనీయం

రెంటచింతల: రాష్ట్రంలోనే ఎండలకు పేరు పొందిన రెంటచింతలలో ప్రయాణికులకు, పాదచారులకు దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ నేతృత్వంలో మాజీ ఎంపీటీసీ ఉమ్మా రామాంజనేయరెడ్డి, సైదారెడ్డి, శ్రీరామిరెడ్డి 80 రోజులు చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం అభినందనీయమని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మీ-సేవా కేంద్రం వద్ద ఉమ్మా నాగేంద్రమ్మ, సునోవికా జ్ఞాపకార్థం ఉమ్మా సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రం 80 రోజులపాటు తీవ్రమైన ఎండకు చల్లటి మంచినీటితో దాహార్తి తీర్చి ముగింపు సందర్భంగా పులిహార పంపిణీ చేయడం చాలా సంతోషకరమన్నారు. రెంటచింతలలో ఆంధ్రబ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహించి అకాలమృతి చెందిన టివి.జగన్నాధరావును స్ఫూర్తిగా తీసుకుని ఏర్పాటు చేసిన ఈ ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ స్వచ్ఛంధ సంస్థ 5 సం.గా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ యువతకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ మద్దిరాల కృష్ణారెడ్డి, ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేరం చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నా వెంకటేశ్వరరెడ్డి, పాతపాటి పిచ్చిరెడ్డి, కొండ రామయ్య, కంది సందీప్‌రెడ్డి, పేరం రంగారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కె. రంగనాయకులు, మాచవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



పులిహోర పంపిణీ చేస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి

రామకృష్ణ సేవా సమితి సేవలు ఎనలేనివి

మాచర్ల రూరల్: రెవెన్యూ ఉద్యోగులు పనులు నిర్వహించుకునేందుకు విద్యుత్ ఆటంకం కలగకుండా ఇన్వెర్టర్, బ్యాటరీని అందజేసిన రామకృష్ణ సేవా సమితి నిర్వాహకుల కృషి అభినందనీయమని తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి రూ. 20 వేల విలువైన ఇన్వెర్టర్, బాటరీని అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రామకృష్ణ సేవా సమితి వారు అనాథలకు, వృద్ధులు, వికలాంగులకు సేవలందించటమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి విలువైన పరికరాలు అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా దాతలు మేకపోతుల రామాంజిరెడ్డి, మెట్టు రఘురామిరెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు షేక్ లాలుసాహెబ్, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, గాజుల నరసింహారావు, నాసరయ్యలున్నారు.



తహసీల్దార్‌కు ఇన్వెర్టర్‌ను అందజేస్తున్న రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు గోవిందరెడ్డి

సాగర్‌మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు

విజయపురిసౌత్: శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ భక్తులకు ప్రసాదించాలని ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ అన్నారు. ఆదివారం సాగర్‌మాత దేవాలయంలో నిర్వహించిన దివ్యబలిపూజా కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. పరిశుద్ధాత్మ అయిన ఏసుక్రీస్తుకు జన్మను ప్రసాదించిన సాగర్‌మాత ఆశీస్సులు మీ అందరి యందున ఉంటాయని, ఆ తల్లిని భక్తి విశ్వాసాలతో పూజిస్తే కోరికలతో పాటు పాపాలు సైతం చెరిగిపోతాయని ఉద్బోధించారు. అనంతరం భక్తులు దేవాలయంలో తలనీలాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆ తరువాత దేవాలయ ప్రాంగణంలో జరిగిన తేరు ప్రదక్షణలో భక్తులు పాల్గొన్నారు.



సాగర్‌మాత దేవాలయ ప్రాంగణంలో తేరు ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

ఆది పరాశక్తి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

నాదెండ్ల: గణపవరం గ్రామ పరిధిలోని శివప్రియనగర్ ఆది పరాశక్తి క్షేత్రంలో గల గండి పోచమ్మ ఆలయంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపుతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తే అనుకున్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కొమ్ములు దంచారు. అభిషేకాలు జరిపారు. పీఠాధిపతి శ్రీ నిత్య విద్యానంద భారతీస్వామి ఆశీస్సులతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.